క్లుప్తంగా

ప్రసన్నాంజనేయ ఆలయంలో శ్రీరామ హోమం



శ్రీరామ హోమంలో పాల్గొన్న మేయర్

కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్ 33వ డివిజన్ భగత్‌నగర్‌లోని హెలీప్యాడ్ గ్రౌండ్‌లో గల ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం శ్రీరామ హోమం నిర్వహించారు. మేయర్ సునీల్‌రావు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మేయర్‌కు తీర్థ ప్రసాదాలు, వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, డివిజన్‌కు చెందిన మహిళలు పాల్గొన్నారు.

వారాల ఆనంద్‌కు సన్మానం



వారాల ఆనంద్‌ను సన్మానిస్తున్న శ్రీనివాస్

కరీంనగర్‌కల్చరల్: కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారానికి ఎంపికైన రచయిత, సినీ విమర్శకుడు వారాల ఆనంద్‌ను మంగళవారం ఆల్ ఇండియా మున్నూరుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇవి శ్రీనివాస్ సన్మానించారు. ఆనంద్ సాహిత్య, సినీరంగాలకు చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత కిరణ్‌కుమార్, జర్నలిస్ట్ కె.సత్యనారాయణ, బద్దిపెల్లి వేంకటేశ్వర ఆలయం చైర్మన్ ఉప్పు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

మార్కండేయ జయంతి



కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌లో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మార్కండేయుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం ప్రతినిధులు దుబ్బ దామోదర్, మెరుగు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

'బీసీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి'

సప్తగిరికాలనీ: బీసీ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెంట అజయ్ డిమాండ్ చేశారు. మంగళవారం సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీసీ గురుకులాలు, హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని, గురుకులాల్లో వృత్తి విద్య కోర్సులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు లింగమూర్తి, సంపత్‌కుమార్, వేణు, అశ్విన్, రాజు, శ్రీనివాస్, చంద్రమౌళి, కోటేశ్వర్, ఓదెలు, మధు, కిషన్ పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ

కొత్తపల్లి: కొత్తపల్లి మండలం నాగులమల్యాల, చింతకుంటకు చెందిన పలువురు నిరుపేదలు అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రులో చికిత్స పొందగా వారికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు ఎంపీటీసీ భూక్య తిరుపతినాయక్, బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు రంజిత్‌కుమార్ అందజేశారు.

'దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలి'

సప్తగిరికాలనీ: కరీంనగర్‌లో దోమల నియంత్రణకు మేయర్, మున్సిపల్ అధికారులు రెండు రోజుల్లో చర్యలు చేపట్టాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకుడు జోజిరెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెంటనే దోమల మందు కొట్టకపోతే పార్టీ పక్షాన అన్ని డివిజన్‌లలో ఫాగింగ్ మెషిన్లు ఏర్పాటు చేసి మందు కొట్టిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెద్దెల్లి శేఖర్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

సన్మానం



కరీంనగర్: బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడిగా ఎన్నికైన చల్ల హరిశంకర్‌ను మంగళవారం జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం నాయకులు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, మద్దెల రాజేందర్, బండారి సంపత్, రాంగోపాల్, నరసింహ, నాగభూషణం, చంద్రశేఖర్, తిరుపతి, సాగర్, కాజా, కుమార్, సంపత్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

నాసిరకం.. డిజైన్ లోపం..!

- బయటపడుతున్న చెక్‌డ్యామ్‌ల లొసుగులు
- భారీ వర్షాలకు చేరిన ఇసుక మేటలు
- నీరు లేక నిరుపయోగంగా మారిన వైనం
- ఆందోళనలో అన్నదాతలు



మొగ్దుంపూర్ చెక్‌డ్యామ్‌లో ఇసుకమేటలు

కరీంనగర్‌రూరల్: భారీ వర్షాలకు ఇరుకుల్ల వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ల లొసుగులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. డిజైన్‌లో లోపాలు, నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పదికాలాల పాటు నిలవాల్సిన కాంక్రీట్ నిర్మాణాలు ఏడాదికే కొట్టుకుపోయాయి. తాత్కాలిక మరమ్మతులు చేపట్టినప్పటికీ గతేడాది కురిసిన భారీ వర్షాలకు చెక్‌డ్యామ్‌ల్లో ఇసుకమేటలేర్పడ్డాయి. నీరు నిల్వ లేక నిరుపయోగంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

రూ.12.95 కోట్లతో చెక్‌డ్యామ్‌లు

ఇరుకుల్ల వాగు ప్రవాహాన్ని ఆపి నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశంతో మూడేళ్ల క్రితం రూ.12.95 కోట్లతో గోపాల్‌పూర్, ఇరుకుల్ల, మొగ్దుంపూర్ శివారుల్లో మూడు చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. రెండేళ్ల క్రితం కాంట్రాక్టరు పనులను పూర్తి చేయక ముందే వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు మొగ్దుంపూర్, గోపాల్‌పూర్ చెక్‌డ్యామ్‌ల కట్టలకు గండి పడింది. మొగ్దుంపూర్‌లో వరద ఉధృతికి అబార్ట్‌మెంట్‌వాల్ రెండు ముక్కలైంది. గోపాల్‌పూర్‌లో ఎడమవైపు గోడ కొట్టుకుపోగా వరద ప్రవాహంలో కట్టకు రెండుచోట్ల గండిపడింది. అయితే గతేడాది వేసవికాలంలో రెండు చెక్‌డ్యామ్‌లకు అధికారులు తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టారు. మొగ్దుంపూర్ చెక్‌డ్యామ్ డిజైన్‌ను పూర్తిగా మార్చివేసి నిర్మించారు. నీటి ప్రవాహానికి అడ్డుగా తక్కువ ఎత్తులో గోడ నిర్మించారు. ఇరువైపులా కరకట్టల పరిమాణాన్ని సైతం తగ్గించారు.



ఇరుకుల్ల చెక్‌డ్యామ్ వద్ద ఇసుక

గతేడాది భారీ వర్షాలతో..


గతేడాది వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహంతో మొగ్దుంపూర్, ఇరుకుల్ల, గోపాల్‌పూర్ చెక్‌డ్యామ్ వద్ద నీళ్లు మత్తడి దూకాయి. వరద ఉధృతికి చెక్‌డ్యామ్‌ల్లో పెద్ద ఎత్తున ఇసుక వచ్చి చేరింది. ప్రస్తుతం వాగులో నీటి ప్రవాహం లేకపోవడంతో చెక్‌డ్యామ్‌ల్లో ఇసుక నిల్వలు పేరుకుపోయాయి. ఇసుక మేటలతో చెక్‌డ్యామ్‌ల్లో నీరు నిలిచే అవకాశం లేక నిరుపయోగంగా మారడంతో సమీప రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన మండల పరిషత్ సమావేశంలో చెక్‌డ్యామ్‌ల్లోని ఇసుక మేటలను తొలగించాలని మొగ్దుంపూర్ సర్పంచ్ జక్కం నర్సయ్య అధికారులకు విజ్ఞప్తి చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కోట్లాది రూపాయలతో నిర్మించిన చెక్‌డ్యామ్‌లు డిజైన్‌లోపం, కాంట్రాక్టర్ నాసిరకం పనులు, అధికారుల ఉదాసీన వైఖరితో నిరుపయోగంగా మారినట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నీరు నిల్వ ఉండేలా చెక్‌డ్యామ్‌లను మరమ్మతు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

ఇసుకమేటల తొలగింపునకు చర్యలు

భారీ వర్షాలతో మొగ్దుంపూర్, ఇరుకుల్ల చెక్‌డ్యామ్‌ల్లో ఇసుక మేటలేర్పడ్డాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి ఇసుక ఎంత లోతు నిల్వ ఉందో పరీక్షించి నివేదిక రూపొందిస్తాం. ఇసుక వేలం వేసేందుకు మైనింగ్ శాఖకు రిపోర్టు పంపిస్తాం. అనుమతి రాగానే ఇసుక నిల్వలను తొలగించే కార్యక్రమాన్ని చేపడుతాం.
– నవీన్‌కుమార్, ఏఈ, ఇరిగేషన్ శాఖ

చెట్లకొమ్మల తొలగింపు

సాక్షి ఎఫెక్ట్



కరీంనగర్ మండలం దుర్శేడ్ ప్రభుత్వ పాఠశాల భవనంపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగెలను విద్యుత్ సిబ్బంది తొలగించారు. మంగళవారం 'సాక్షి'లో 'బడి భవనంపై ప్రమాదకరంగా విద్యుత్ తీగెలు' శీర్షికన ప్రచురితమైన కథనానికి బొమ్మకల్ ట్రాన్స్‌కో ఏఈ తిరుపతి స్పందించారు. ఏఈ ఆదేశాల మేరకు లైన్‌మెన్ మారుతి, జేఎల్‌ఎంలు అమర్, శ్రీకాంత్‌లు విద్యుత్‌తీగెలకు అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించారు. ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడంపై ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి హర్షం వ్యక్తం చేశారు. – కరీంనగర్‌రూరల్

ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం



ర్యాలీ నిర్వహిస్తున్న వాణీనికేతన్ విద్యార్థులు



ఐఎంఏ వైద్యుల కొవ్వొత్తుల ప్రదర్శన

కరీంనగర్: జాతీయ బాలికా దినోత్సవాన్ని కరీంనగర్‌తో పాటు కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి మండలాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వాణీనికేతన్ బాలవిహార్ పాఠశాల విద్యార్థులు పాఠశాల నుంచి తెలంగాణచౌక్ వరకు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణచౌక్‌లో నృత్యప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ రేణుక మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో నినాదంతో ప్రభుత్వం ఆడపిల్లలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తోందని అన్నారు. పాఠశాల అకాడమిక్ కోఆర్డినేటర్ నీలకంఠం, ప్రిన్సిపాల్ ప్రశాంత్, హన్మంతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కొవ్వొత్తులతో సంఘీభావం

కరీంనగర్‌టౌన్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో ఉమెన్ డాక్టర్ వింగ్ కరీంనగర్ బాధ్యులు కొవ్వొత్తులు వెలిగించి బాలికల దినోత్సవానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రాంకిరణ్, మహిళా వింగ్ బాధ్యురాలు డాక్టర్ రూఫ్సీ మాట్లాడుతూ బాలికల రక్షణ సమాజం యొక్క బాధ్యత అన్నారు. ఐఎంఏ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ఉమెన్ వింగ్ ప్రతినిధులు శేష శైలజ, నీలిమ, హిమబిందు, ఎజిలారసి, జ్యోతి, హారిక, తాత్విక, రత్నమాల, మైత్రి, విద్య, గ్రీష్మ, పద్మప్రియ, నవీన, రాధిక, అలీమ్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

ధన్గర్‌వాడి పాఠశాలలో..

కరీంనగర్‌క్రైం: మంకమ్మతోట ధన్గర్‌వాడి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో కరాటే కోచ్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గౌరు రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికల సంరక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయని, ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానోపాధ్యాయురాలు త్రివేణి, కరాటే అంతర్జాతీయ



బహుమతి అందిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు పద్మ

క్రీడాకారిణి జి.దీప్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బాలికలకు పౌష్టికాహారం పంపిణీ

విద్యానగర్(కరీంనగర్): చెల్డ్ అండ్ ఉమెన్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని మురికివాడలో బాలికలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. సంస్థ చైర్మన్ సానాది వెంకటేశ్, వైస్ చైర్మన్ పోతుల రమేశ్, బాధ్యులు తుంగ బాబూరావు, మునిరాజ్, రాజేశ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాసరచన పోటీలు

కరీంనగర్‌రూరల్: తీగలగుట్టపల్లి జెడ్పీ హైస్కూల్‌లో హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు పక్కన బండ్లపై లభ్యమయ్యే ఆహార పదార్థాలను తినడంతో కలిగే ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డాక్టర్ రఘురామన్ ఆర్థికసాయంతో బహుమతులు అందించారు. ప్రధానోపాధ్యాయురాలు పద్మ, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ధనపురి సాగర్, సభ్యులు శ్రీధర్‌రెడ్డి, తిరుపతి, శ్రీనివాస్, రమణ పాల్గొన్నారు.

రేకుర్తిలో..

కొత్తపల్లి: రేకుర్తిలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో మంగళవారం జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. జెడ్పీ కోఆప్షన్ శుక్రుద్దీన్, విజిలెన్స్ అధికారులు శౌకత్, అక్రమం పాషాలు హాజరై విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రిన్సిపాల్ మోనిక సోనీ, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

'కంటి వెలుగు'కు స్పందన



కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలిస్తున్న మేయర్

కరీంనగర్‌సిటీ: కంటి సమస్యను దూరం చేసి అంధత్వాన్ని నివారించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగుకు విశేష స్పందన వస్తోందని మేయర్ సునీల్‌రావు అన్నారు. మంగళవారం 47వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కమిషనర్ సేవా ఇస్లావత్, ట్రెయినీ ఐఏఎస్ లెనిన్‌తో కలిసి సందర్శించారు. వైద్యులు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటి పరీక్షలు చేసుకున్న పలువురికి కళ్లజోడ్లు అందించారు. శిబిరానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నగరపాలక సంస్థ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. మేయర్ వెంట కార్పొరేటర్ షరీఫొద్దీన్, నగరపాలక సంస్థ అధికారులున్నారు.

ఉద్యోగుల సంక్షేమమే ట్రెసా లక్ష్యం



మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి

కరీంనగర్ అర్బన్: ఉద్యోగుల సంక్షేమమే ట్రెసా లక్ష్యమని, తదనుగుణంగా చర్యలు చేపడుతోందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం రెవెన్యూ గార్డెన్‌లో ట్రెసా జిల్లా అధ్యక్షుడు నల్ల వెంకట్‌రెడ్డి అధ్యక్షతన ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. అంతకుముందు సంఘం నేతృత్వంలో రెవెన్యూ శాఖలో పనిచేసే ఆఫీస్ సబార్డినేట్స్‌కు ఏకరూప దుస్తులను అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌లు పంపిణీ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం కుమార్, గౌరవ అధ్యక్షుడు పడిగెల రాజ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది విజయ్‌కుమార్, ఆర్డీవోలు ఆనంద్‌కుమార్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

పోషక పదార్థాలు తినిపించాలి



మాట్లాడుతున్న సర్పంచ్ రమణారెడ్డి

కరీంనగర్‌రూరల్: వయస్సుకు తగినట్లుగా బరువు, ఎత్తు లేని చిన్నారులకు పోషక విలువలతో కూడిన పదార్థాలు తినిపించాలని ఐసీడీఎస్ కరీంనగర్‌అర్బన్ సీడీపీవో బి.ఉమారాణి అన్నారు. మంగళవారం కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల పెరుగుదల పర్యవేక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. అతితక్కువ పోషణ స్థాయిలుంటే తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలన్నారు. సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి మాట్లాడుతూ అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పోషక పదార్థాల స్టాల్‌ను ఏర్పాటు చేసి గర్భిణులు, తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, ఎంపీటీసీ తిరుపతి, ప్రధానోపాధ్యాయుడు బాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వాహెద్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నిర్మల, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

కరీంనగర్‌క్రైం: కరీంనగర్ రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని అరెపల్లి శివారులో పేకాట ఆడుతున్న ముగ్గురిని కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి మంగళవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5,500 స్వాధీనం చేసుకొని వారిని కరీంనగర్ రూరల్ పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో సీఐలు సృజన్‌రెడ్డి, రవికుమార్, ఎస్‌ఐలు సాంబమూర్తి, నర్సింహారావు, రఘుపతిలు పాల్గొన్నారు.

రేపు 'భారత రాజ్యాంగ రచన'పై అవగాహన సదస్సు

కరీంనగర్‌కల్చరల్: తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ఫిలింభవన్‌లో గురువారం సాయంత్రం 'భారతదేశ రాజ్యాంగ రచన -బీఆర్ అంబేడ్కర్ కృషి' అంశంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు కందుకూరి అంజయ్య, సీవీకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన వక్తగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం సహాయాచార్యులు డాక్టర్ కరణం మురళీ, వక్తలుగా గాజోజు నాగభూషణం, వెంకటేశ్వర్‌రావు, కొడిముంజ శంకర్, కె.రామచంద్రం, రఘుశంకర్‌రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.

వరిలో తెగుళ్ల నివారణకు జాగ్రత్తలు పాటించాలి



మల్యాపూర్‌లో పొలాన్ని పరిశీలిస్తున్న ఏవో రంజిత్

కొత్తపల్లి: వరిలో తెగుళ్ల నివారణకు రైతులు జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయాధికారి రంజిత్‌కుమార్ అన్నారు. కొత్తపల్లి మండలం మల్యాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లోని వరి పొలాలను మంగళవారం పరిశీలించారు. ఇప్పటివరకు 80 శాతం వరినాట్లు పూర్తికాగా పలు రకాల తెగులతో రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో సల్ఫేడ్ గాయం, కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గమనించామన్నారు. సల్ఫైడ్ గాయానికి ప్రధానమైన కారణం వాతావరణం చల్లగా ఉండటం వల్లనే పొలంలోని వరి కొయ్యలు కుళ్లిపోకుండా ఉన్నాయన్నారు. అదేవిధంగా వేర్లు నల్లగా మారడం, చనిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, పైరు ఎండిపోవడం జరుగుతుందన్నారు. ఇలాంటి పైరును మొదలు గమనిస్తే కుళ్లిన కోడిగుడ్డు వాసన వస్తుందని, అంతేకాకుండా రాత్రిపూట చలి ఎక్కువగా ఉండటంతో పైరు ఎదుగుదల నిలిచిపోతుందని తెలిపారు. ఈ సల్ఫైడ్ గాయం నియంత్రణకు పొలాన్ని చీమ పగుళ్లు వచ్చేవరకు వారం, పది రోజులు ఆరబెట్టడం ద్వారా ఆ పగుళ్ల నుంచి గ్యాస్ వెళ్ళిపోతుందని, అనంతరం కొత్త నీటిని పెట్టుకొని పోషకాలను పిచికారీ చేయాలని సూచించారు.

ముగిసిన పంచముఖ హనుమాన్ బ్రహ్మోత్సవాలు



ప్రవచనం చేస్తున్న స్వామిజీ

కరీంనగర్‌కల్చరల్: నగరంలోని బొమ్మకల్ రోడ్‌లో గల పంచముఖ హనుమాన్‌లో సోమవారం నుంచి నిర్వహిస్తున్న పదో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిసాయి. ఉదయం లక్ష తమలపాకులతో నాగవల్లి దళార్చన చేశారు. సద్గురు గీతా మందిరం విష్ణు సేవానందగిరి స్వామిజీ, దయానందగిరి స్వామిజీ జగదీశ్వర్ ఆనందస్వామి ప్రవచనాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బుస శ్రీనివాస్, సభ్యులు తోట రాజేందర్, జీఎస్ ఆనంద్, పిట్ల స్వామి, ఆదిముల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

1.4 కిలోల గంజాయి పట్టివేత



కరీంనగర్‌క్రైం: కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పక్కా సమాచారంతో దాడులు జరిపి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.4కిలోల గంజాయిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు హౌసింగ్ బోర్డు కాలనీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంగళవారం తనిఖీలు నిర్వహించగా ల్యాదవ్ నవకాంత్, అన్నాడి శివారెడ్డిలు పట్టుబడ్డారు. అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 1.4 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ఇన్‌స్పెక్టర్లు సృజన్‌రెడ్డి, రవికుమార్, ఎస్సైలు సాంబమూర్తి, నర్సింహారావు, రఘుపతిలతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు.

గంజాయి సరఫరాదారులపై పీడీయాక్టు

కరీంనగర్‌క్రైం: గంజాయి సరఫరా చేస్తూ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న ముగ్గురు గంజాయి సరఫరాదారులపై కరీంనగర్ టూటౌన్ పోలీసులు పీడీ యాక్టు అమలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ గాంధీ రోడ్డుకు చెందిన అబ్దుల్ షహబాద్, మహ్మద్ ఫైసల్ షరీఫ్, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్‌కు చెందిన ధరావత్ వినయ్‌కుమార్‌లు మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి కరీంనగర్‌లోని విద్యార్థులు, యువకులకు ఎక్కువ ధరలకు అమ్మి గంజాయి అలవాటు చేశారు. ఆగస్టు 9న కరీంనగర్‌లోని సిరిసిల్ల బైపాస్ రోడ్డులో కరీంనగర్ టూటౌన్ సీఐ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా అబ్దుల్ శహబాద్, షరీఫ్, వినయ్‌లు గంజాయితో పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. మంగళవారం కరీంనగర్ టూటౌన్ పోలీసులు వీరిపై పీడీయాక్టు అమలు చేసి వారికి ఉత్తర్వులు అందజేశారు.

పవర్‌కట్ ప్రాంతాలు

కొత్తపల్లి: కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11 కేవీ ఉజ్వలపార్కు ఫీడర్ పరిధిలోని ఉజ్వల పార్కు, డీర్ పార్కు, ఎన్టీఆర్ విగ్రహం వెనుక ప్రాంతం, బైపాస్ రోడ్, ఆటోనగర్‌లలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.సుధీర్‌కుమార్ తెలిపారు. అదే విధంగా 33 కేవీ డబుల్ సర్క్యూట్ లైన్ పనులు జరుగుతున్నందున ఉ.10 నుంచి మ.3 గంటల వరకు 11 కేవీ.ఇండస్ట్రియల్/పద్మనగర్ ఫీడర్ పరిధిలోని పద్మనగర్, ముద్దసాని గార్డెన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

నగునూర్ సబ్‌స్టేషన్ పరిధిలో..

విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 33/11 కేవీ నగునూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని నగునూర్, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, చెలిమెడ ఆసుపత్రి పరిధిలోని కొంత ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ కె.రాజు తెలిపారు.

బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య



రాజేశ్(ఫైల్)

కరీంనగర్‌రూరల్: బైక్ కొనివ్వలేదనే బాధతో ఓ యువకుడు క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో తీరని విషాదం నింపింది. నిరుపేద కుటుంబం కావడంతో స్థానిక యువకులు విరాళాలు సేకరించి అంత్యక్రియలు నిర్వహించారు. రూరల్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌కు చెందిన లింగంపల్లి రాజేశ(19) కొన్నిరోజుల నుంచి బైక్ కొనివ్వాలంటూ తల్లి లలితను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4గంటలకు అమ్మమ్మ దేవమ్మకు ఫోన్ చేసి వెంటనే తనకు బైక్ కొనివ్వాలని అమ్మను అడిగితే ఇవ్వడం లేదని బాధపడుతూ చెప్పాడు. నేను ఏదైనా చేసుకుంటానని రాజేశ్ చెప్పడంతో రెండు, మూడు నెలల తర్వాత నేనే కొనిస్తానని బుజ్జగించి చెప్పింది. అయితే తల్లితోపాటు అమ్మమ్మ తనకు బైక్ కొనడం లేదనే క్షణికావేశంలో ఇంట్లోకి వెళ్లి చీరతో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేశ్ కోసం సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్లిన స్నేహితులకు ఉరి పెట్టుకున్న రాజేశ్‌ను చూసి తల్లికి సమాచారం అందించారు. మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తల్లి లలిత చల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తుండగా సోదరి సౌమ్య హైదరాబాద్‌లో బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది.

విరాళాలతో అంత్యక్రియలు

నిరుపేద కుటుంబం కావడంతో స్థానిక యువకులు స్పందించి రాజేశ్ అంత్యక్రియల కోసం విరాళాలు సేకరించారు. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్‌రెడ్డి మిత్రమండలి సభ్యులు రూ.10వేలు, కాంగ్రెస్ మండల కోఆర్డినేటర్ రోహిత్‌రావు రూ.5వేలను మృతుడి తల్లి లలితకు అందించారు. సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి రూ.3వేలు, ఎంపీటీసీ తిరుపతి రూ.6వేలు, కరీంనగర్ సింగిల్‌విండో చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి రూ.5వేల చొప్పున పలువురు యువకులు ప్రకటించిన విరాళాలు దాదాపు రూ. లక్ష వరకు జమయ్యాయి.